రోడ్డంతా ఆక్రమణలే..!

- కుచించుకుపోయిన 80 అడుగుల రహదారి
- ఇష్టారాజ్యంగా పార్కింగ్, వ్యాపారాలతో సమస్యలు
- రోడ్డు మధ్యలో నడుస్తున్న పాదచారులు

తాటిచెట్లపాలెం: తాటిచెట్లపాలెం – మహారాణి పార్లర్ రహదారి పేరుకే 80 అడుగుల రోడ్డు. ఈ దారి నిరంతరం ఆక్రమణలతోనే నిండి ఉంటుంది. ఈ రోడ్డులోని సగం భాగంలో ప్రైవేట్ వాహనాల పార్కింగ్, ఇటుక, ఇసుక, పిక్క వంటి భవన నిర్మాణ సామగ్రి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు సగానికి పైగా కుచించుకుపోయింది. దారి పొడవునా ఇటువంటి ఆక్రమణలే ఉండటంతో పాదచారులు రోడ్డు మధ్యలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 40 అడుగుల మేర ఆక్రమణలకు గురికావడంతో ఈ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రాంగ్ పార్కింగ్‌తో ఇరుగ్గా రహదారి

తాటిచెట్లపాలెం జీవీఎంసీ వాటర్ ట్యాంక్స్ నుంచి రామచంద్రనగర్ ఆర్చ్ వరకు రోడ్డుకిరువైపులా చిన్న చిన్న కార్ల నుంచి పెద్ద బస్సుల వరకు నిత్యం పార్క్‌చేస్తున్నారు. కొన్ని వాహనాలు ఉదయమే తీసి, సాయంత్రం తిరిగి పార్క్ చేస్తుంటారు. మరి కొన్ని వాహనాలు ఎందుకు పనికిరాకుండా రోడ్డు మధ్యలో కనీసం కదలలేని, కదపలేని స్థితిలో పడి ఉన్నాయి. వీటి వల్ల కూడా రోడ్డు ఇరుకైపోయింది.

రోడ్డుపైనే వ్యాపారాలు

మరో వైపు ఈ 80 అడుగుల రోడ్డుపైనే పలువురు యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన ఇటుక, ఇసుక, పిక్క వంటి సామగ్రిని రహదారి, ఫుట్‌పాత్‌లపైన వేసి ఇక్కడ నుంచి చిన్న చిన్న ఆటోలు, వ్యాన్లలో విక్రయిస్తున్నారు. ఈ రోడ్డుపైనే వాహనాల మరమ్మతులు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరు ఎటువంటి అద్దె, అడ్వాన్సులు లేకుండా 80 ఫీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు సాగించుకుంటున్నారు. ఇలా 80 అడుగుల రోడ్డు వివిధ కారణాలతో కుచించుకుపోయింది. సంబంధిత అధికారులు దృష్టి సారించి రహదారిలోని ఆక్రమణలు తొలగించి, సమస్యలు పరిష్కరిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.



తాటిచెట్లపాలెం - మహారాణి పార్లర్ 80 ఫీట్ రోడ్డులో ప్రైవేట్ వాహనాల పార్కింగ్





రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్వహిస్తున్న పిక్క, ఇటుక, ఇసుక వ్యాపారాలు

క్లుప్తంగా

5 నుంచి శ్రావణ మాస పూజలు



ప్రత్యేక అలంకరణలో షిర్డీసాయిబాబా

సీతమ్మధార: నార్త్ ఎక్స్‌టెన్షన్‌లోని మహాగణపతి, ప్రసన్న వేంకటేశ్వర స్వామి, అయ్యప్ప, షిర్డీసాయిబాబా దేవాలయంలో ఈ నెల 5 నుంచి శ్రావణ మాస పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకుడు రాజాస్వామి తెలిపారు. నెల రోజుల పాటు దుర్గాదేవి అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తామన్నారు. ఆలయంలో గురువారం బాబాకు విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. ప్రత్యేక అలంకరణలో బాబా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుడు వంశీ, ఆలయ సిబ్బంది వనజాక్షి, శివ తదితరులు పాల్గొన్నారు.

కిక్ బాక్సింగ్‌లో ప్రతిభ



బ్రాంజ్ మెడల్ సాధించిన ప్రసాద్‌కు అభినందిస్తున్న జిమ్ యువకులు

సీతమ్మధార: ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2024లో నక్కవానిపాలేనికి చెందిన చెవేటి ప్రసాద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలోని శ్రీహనుమాన్ జిమ్ యువకులు అతడిని అభినందించారు. ప్రసాద్ గోవా వెళ్లేందుకు దుండి గిరిరెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ నక్కవానిపాలెం జిమ్ యువకులు తనకు మరింత బలం ఇచ్చారన్నారు. ఆర్థిక సాయం చేసిన గిరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుజ్జు లోకేష్ రెడ్డి, అశోక్‌రెడ్డి, వేణురెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కేసు

సీతమ్మధార: ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడిపై ఫోర్త్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన సుజన దిలీప్‌ని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై.. ఆపై ముఖం చాటేశాడు. రాకేష్ పెళ్లికి నిరాకరించడంతో సుజన తల్లి విజయలక్ష్మి ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్.విజయ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అణ్వస్త్ర రహిత సమాజంతో శాంతి సాధ్యం



సంస్మరణ సభల షెడ్యూల్ విడుదల చేస్తున్న ప్రకాశరావు తదితరులు

ఎంవీపీ కాలనీ: అణ్వస్త్రాల రహిత సమాజంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఫౌండేషన్ ఫర్ పీస్ అండ్ హార్మోనీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడం చైర్మన్ నరవ ప్రకాశరావు అన్నారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబు దాడులను పురస్కరించుకుని సంస్మరణ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం ఎంవీపీ కాలనీలోని వీఎంసీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరరావుతో కలిసి ఈ సంస్మరణ సభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ 6న వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగే సంస్మరణ సభకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల ఉద్యోగులు పాల్గొన్నారు.

అధినేత జగన్‌తో ఆత్మీయ కలయిక



వైఎస్ జగన్‌ను కలుసుకున్న ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు



వైఎస్ జగన్‌కు మొక్క బహూకరిస్తున్న కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి దంపతులు



జగన్‌మోహన్‌రెడ్డితో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్

సీతమ్మధార/కంచరపాలెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజుతోపాటు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం వారు అధినేతను ఆత్మీయంగా కలుసుకున్నారు. 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, సాడి కేశవ రెడ్డి దంపతులు వైఎస్ జగన్‌కు మొక్కను బహూకరించారు. ఆయనకు పద్మారెడ్డి కుంకుమ పెట్టి, చేతికి రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు. అధినేతకు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పుష్పగుచ్ఛం అందజేశారు. విశాఖలో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకలాపాలపై వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారని సతీష్ తెలిపారు.

జోన్–5లో పింఛన్ల పంపిణీ

కంచరపాలెం: జీవీఎంసీ జోన్–5 పరిధిలో గురువారం సుమారు 97.11 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ తెలిపారు. జోన్ పరిధిలోని 24 వార్డులకు సంబంధించి మొత్తం 27,273 మంది పింఛన్‌దారులు ఉండగా.. తొలిరోజు 26,589 మందికి పెన్షన్లు అందజేశామన్నారు. రూ 11.84 కోట్ల నగదుకు గాను రూ.10.85 కోట్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. శుక్రవారం నాటికి 100 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సచివాలయ సిబ్బందికి జెడ్సీ కృష్ణ ఆదేశించారు. టీపీఆర్వో ఏపీడీ, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీల నేతృత్వంలో లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పింఛన్ సొమ్ము అందజేశారు.

పింఛన్లు అందజేసిన జీవీఎంసీ కమిషనర్

జ్ఞానాపురంలోని జోన్–5 కార్యాలయ పరిధిలో చేపట్టిన పింఛన్ల పంపిణీని అధికారులతో కలిసి జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ పర్యవేక్షించారు. పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం వద్దని అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కమిషనర్ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. ఏపీడీవోలు పద్మావతి, చిరంజీవి, జోనల్ అధికారులు పాల్గొన్నారు.



జోన్–5 కార్యాలయ సమీపంలో పింఛన్ అందిస్తున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్

పేరుకుపోయిన చెత్త తొలగింపు



పరిశుభ్రంగా వివేకానంద పార్కు ప్రాంతం

సాక్షి ఎఫెక్ట్..

సీతమ్మధార: జీవీఎంసీ 24వ వార్డులోని వివేకానంద పార్కు రహదారిలో పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య సిబ్బంది తొలగించారు. వివేకానంద పార్కు ప్రాంతంలో ఎక్కడ చూస్తే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ సమస్యపై గురువారం 'ఎక్కడి చెత్త అక్కడే' అనే శీర్షికన 'సాక్షి'లో ప్రచురితమైన వార్తకు 24వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిశోర్ స్పందించారు. తన సిబ్బందితో కలిసి ఆయన చెత్త తొలగించి రహదారిని శుభ్రం చేయించారు. సమస్య పరిష్కారమవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు ప్రారంభం

కంచరపాలెం: జ్ఞానాపురం సెయింట్ పీటర్ పునీత పేతురు ప్రధాన దేవాలయంలో పారిస్ పాస్టిల్ కౌన్సిల్ (పీపీసీ) ఆధ్వర్యంలో శతాబ్దం నుంచి నిర్వహిస్తున్న దేవమాత మోక్షారోపణ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాశ్ నేతృత్వంలో దివ్య బలిపూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియమాత ఏ విధంగా లోకానికి తల్లిగా మారిందో విశదీకరించారు. ముందుగా శిలువ గుర్తు వీధిలో దేవమాత పతాకాన్ని పీపీసీ అధ్యక్షుడు ముసురు రాజేష్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం సెబాస్టియన్ కాలనీ, బిషప్ మరియదాస్ కాలనీ, రావులపల్లి, వడిచర్ల, నికోలస్, దయాస్, రాసా వీధుల్లో తేరును ఊరేగించారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు వినయ్‌కుమార్, ఆంథోనీ రాజ్, ఆంధ్రా క్యాథలిక్ యూనియన్ ప్రెసిడెంట్ బూర శేషుబాబు, పీపీసీ సభ్యులు పి.ఫ్రాన్సిస్, జి.ఆనందరావు, నిర్మల రాజు, రత్నం, గురు మండలి సలహా సంఘం ప్రతినిధులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.



తేరు స్వరూపాన్ని ప్రారంభిస్తున్న ఫాదర్ జొన్నాడ జాన్‌ప్రకాశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం నేడు

మద్రిపాలెం: జోన్–2 ఎస్ఎస్‌టీఎల్ పరిధిలోని 11 కేవీ తెన్నేటినగర్, కళింగనగర్ ఫీడర్ల నిర్వహణ పనుల్లో భాగంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.కె. నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు తెన్నేటినగర్ ఫీడర్ పరిధిలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్ జంక్షన్, మాధవధార, గాయత్రి విద్యా మందిర్ రోడ్డు, జనతా గ్యారేజీ జంక్షన్, గ్యాస్ గొడౌన్ జంక్షన్, తెన్నేటినగర్ ప్రాంతాలు, కళింగనగర్ ఫీడర్ పరిధిలోని మాధవ స్వామి టెంపుల్ రోడ్డు, గడ్డప్ప ఎన్‌క్లేవ్ ఏరియా, కళింగనగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

అక్కయ్యపాలెం సెక్షన్‌లో..

తాటిచెట్లపాలెం: అక్కయ్యపాలెం సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గల హెచ్‌టీ లైన్లపై నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం ఈ నెల 2న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్–1 ఈఈ బి.సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు అబిద్‌నగర్, షాదీఖానా, రామచంద్రనగర్, ముస్లిం తాటిచెట్లపాలెం, బైబిల్ హౌస్, విద్యుత్ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ప్రజలు గమనించాలని కోరారు.

మద్రిపాలెం సెక్షన్‌లో..

మురళీనగర్: జోన్–2 డివిజన్ మద్రిపాలెం సెక్షన్ కప్పరాడ, ఇందిరానగర్ 11 కేవీ ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బీకే నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అరుంధతి నగర్, అప్పర్ జయప్రకాష్ నగర్, బాబూజీ నగర్, తిక్కవానిపాలెం, సంజీవయ్య కాలనీ, కప్పరాడ, రాంజీ ఎస్టేట్స్, కొత్తూరు, ఇందిరానగర్ 1–5 ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు.

ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

సీతంపేట: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన ఏపీ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తెలుగుదేశం హయాంలో, ఆతర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టులకు టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. నేటికీ జర్నలిస్టుల ఇళ్ల కల సాకారం కాలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లను రాష్ట్ర కార్యవర్గంతో కలుసుకుని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించమని కోరతామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.నారాయణ, జిత్త శ్రీనివాసరావు, ఇరోతి ఈశ్వర రావు, మదన్, పి.నరసింగరావు, నాయుడు, కె.బాబూ రావు, ఎం.త్రినాథ్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న గంట్ల శ్రీనుబాబు

ఎర్రిగెడ్డపై రక్షణ చర్యలు చేపట్టాలి



ఎర్రిగెడ్డను పరిశీలిస్తున్న కమిషనర్ సంపత్‌కుమార్

కంచరపాలెం : జ్ఞానాపురం ఎర్రిగెడ్డపై యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. 41వ వార్డు జ్ఞానాపురంలో గురువారం జెడ్సీ ఆర్‌జీవీ కృష్ణతో కలిసి ఆయన ఎర్రిగెడ్డను పరిశీలించారు. కాలువలో పూడికలు తొలగించి మురుగు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలన్నారు. జ్ఞానాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతున్నందున శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావును ఆదేశించారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జోన్–5 ఈఈలు మత్స్యరాజు, తారా ప్రసన్నరెడ్డి, రెవెన్యూ అధికారి (ఆర్వో) బాబూరావు, ఏఎంహెచ్‌వో డాక్టర్ ఎ. సునీల్‌కుమార్, ఏసీపీ వెంకటరావు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పట్టాభిరెడ్డితోట రహదారిలో అంధకారం

- విద్యుత్ లైట్లు వెలగక చీకట్లో ప్రయాణం
- ప్రమాదాల బారిన వాహన చోదకులు



వీధిలైట్లు వెలగని పట్టాభిరెడ్డితోట రహదారి



ఎదురెదురు వాహనాల వెలుగులోనే ప్రయాణం

మురళీనగర్: సూర్యానగర్ జాతీయ రహదారి నుంచి పట్టాభిరెడ్డితోట రోడ్డులో విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటోంది. ఈ మార్గంలో చీకట్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. సర్వీస్ రోడ్డును కలుపుతూ పట్టాభిరెడ్డితోట వరకు నిర్మించిన ఈ రహదారి రెండు చోట్ల ప్రమాదకర మలుపులు కలిగి ఉంది. ఎగువ పట్టాభిరెడ్డితోట, ఎన్‌జీజీవోస్ కాలనీ, బార్మా కాలనీ, రజక కాలనీ, అయ్యప్పనగర్ తదితర ప్రాంతాల ప్రజలు, వాహన చోదకులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన వీధి లైట్లు వెలగడం లేదు. మలుపుల్లో ఉన్న లైట్లు చెట్ల మధ్య ఇరుక్కుపోయి వెలుగులు రహదారిపైకి ప్రసరించడం లేదు. అధికారులు కనీసం చెట్ల కొమ్మలను తొలగించడానికి తీరిక లేకపోవడం శోచనీయం. ఎదురుగా రెండు లైట్లు మినుకుమినుకుమని వెలుగుతూ ఆరిపోతున్నాయి. అయినా వాటిని మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇటువైపు వాహనాలపై ప్రయాణించడం కష్టతరమవుతోంది. వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పాదచారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. మహిళలు ప్రయాణించేటప్పుడు చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. ఈ సమస్యపై అధికారులు తక్షణం స్పందించి విద్యుత్ లైట్లను సక్రమంగా వెలిగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

తల్లిపాల శ్రేష్టతపై అవగాహన ర్యాలీ



జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు

మహారాణిపేట: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రేసవానిపాలెంలోని కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంట లోపు తల్లి పాలు పట్టించాలన్నారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమన్నారు. వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుజాత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్.జీవన్‌రాణి, నోడల్ అధికారి డాక్టర్ బి.ఉమావతి, జిల్లా మీడియా విస్తరణ అధికారి (డెమో) బి.నాగేశ్వరరావు, కె.ధర్మేంద్ర, ఐ.మనోరమ, రవిశంకర్, బేగం, నాగభూషణం, హెల్త్ ఎడ్యుకేటర్, నర్సింగ్ విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కేజీహెచ్‌లో తల్లిపాల వారోత్సవాలు

కేజీహెచ్ పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ హాజరై మాట్లాడారు. త్వరలోనే కేజీహెచ్‌లో తల్లిపాల కేంద్రం ప్రారంభం కానుందన్నారు. తల్లులకు తల్లిపాల గదులు కూడా ఏర్పాటవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి (హెచ్‌వోడీ) డాక్టర్ కృష్ణవేణి, గైనిక్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమిని, పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నకుమారి తదితరులు తల్లిపాల విశిష్టత గురించి వివరించారు.

'చెత్త' శుద్ధి ఏది..?



ఐటీ సంస్థ పక్కన కుప్పలుగా చెత్త

మహారాణిపేట: నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోంది. సత్యం జంక్షన్‌లోని టెక్ మహీంద్రా ఐటీ సంస్థ పక్కనే గురువారం చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. వీటిని తొలగించకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ పారిశుధ్య అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్పన్న దేవస్థానానికి రూ.2 లక్షల విరాళం



దాతకు బాండ్ అందజేస్తున్న దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి గురువారం విశాలాక్షినగర్‌కు చెందిన ఎస్.నాగేశ్వరరావు రూ.లక్ష 116 రూపాయల విరాళాన్ని, చందన సమర్పణకు మరో రూ.లక్ష 116ల విరాళాన్ని అందజేశారు. సంబంధిత విరాళాన్ని నగదు రూపంలో సింహగిరిపై పీఆర్వో కార్యాలయంలో అందజేశారు. దేవస్థానం తరపున ఈవో ఎస్.శ్రీనివాసమూర్తికి దాతకు బాండ్ అందజేశారు. స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు.